గంగమ్మ ఒడికి గణనాథుడు

● ఘనంగా నిమజ్జనం వేడుకలు



గద్వాలలో నిర్వహించిన గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో కోలాటం ఆడుతున్న వినాయకనగర్ కాలనీ బాలికలు, యువతులు

మరిన్ని చిత్రాలు 6లో..

ఆర్టీసీకి మహాలక్ష్మీ కళ

» లాభాల బాటలో గద్వాల డిపో

» రూ.20 లక్షలు దాటుతున్న దినసరి రాబడి



గద్వాల ఆర్టీసీ బస్టాండ్

6

క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి

» జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి » మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి » అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్

6

జ్వరం పీడిస్తోంది

డెంగీ, డయేరియా, వైరల్ ఫీవర్ కేసులు అత్యధికంగా నమోదు



నారాయణపేటలోని జనరల్ ఆస్పత్రిలో ఓపీ క్యూ



మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

● జనరల్ ఆస్పత్రులకు వస్తున్న వారిలో అత్యధికం వైరల్ ఫీవర్ బాధితులే..

● భారీగా నమోదవుతున్న ఇన్‌పేషెంట్లు, ఓపీలో కూడా రోగులు రెట్టింపు


● ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 200లకు పైగా డెంగీ కేసుల నమోదు

● జీజీహెచ్‌లతో పాటు పీహెచ్‌సీల్లోనూ క్యూ కడుతున్న జ్వర పీడితులు

మహబూబ్‌నగర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాను జ్వరం పీడిస్తోంది. రోజురోజుకూ ఆసుపత్రులకు జ్వరపీడితుల తాకిడి పెరుగుతోంది. వానాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు నమోదవుతూనే ఉంటాయి. ఈ ఏడాది కూడా అత్యధికంగా వైరల్ ఫీవర్, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డెంగీ కేసుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200లకు పైగా డెంగీ కేసులు నమోదు కాగా నాగర్‌కర్నూలు జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం జనరల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య. ప్రైవేటులో చికిత్స పొందుతున్న వారి సంఖ్య దీనికి అదనంగా ఉన్నది. సాధారణంగా ప్రభుత్వాస్పత్రులకు వచ్చే ఇన్ పేషెంట్ల సంఖ్య 20 శాతం పెరిగింది. ఔట్ పేషెంట్లలో 30 శాతం వరకు జ్వరపీడితులే ఉంటున్నారు. డాక్టర్లు, బెడ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు. వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వంటి కారణాల వల్ల జ్వరం బారిన పడుతున్నారు. అలాగే డయేరియా కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. పరిశుభ్రమైన నీరు

(మిగతా 7లో..)

పరిసరాల పరిశుభ్రత ముఖ్యం



సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా తీసుకోవద్దు. సరిపడా మంచినీరు తీసుకుంటే శరీరం డీ హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. కాచిన నీటిని తాగితే అందులో ఉండే మలినాలు శరీరంలోకి వెళ్లక, వ్యాధుల బారిన పడటం కూడా తగ్గుతుంది.

- డాక్టర్ అభిలాష్, జనరల్ ఆస్పత్రి, గద్వాల

పాలమూరులో.. మైక్రో బ్రూవరీలు

సొంతంగా యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం



మైక్రో బ్రూవరీలో తయారు చేసిన వివిధ రకాల బీర్లు (ఫైల్)

● అప్పటికప్పుడే తాజా బీర్లు తయారు

● ఏడాదికి రూ.5 లక్షలు లైసెన్స్.. ప్రతీ లీటర్ బీరుకు రూ.50 అదనం

● నిర్వాహకులే ధర నిర్ణయించుకునేందుకు అవకాశం

● ఈనెల 25లోగా దరఖాస్తు గడువు

మహబూబ్‌నగర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ పురపాలిక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కావడంతో నగరంలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ఏర్పాటు విషయం లో కాంపిటీషన్ లేదు. పెట్టుబడి పెడితే ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు.

25లోగా దరఖాస్తులకు ఆహ్వానం

ఈనెల 25లోగా ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. నగరంలో వీటి ఏర్పాటుకు లిమిట్ లేదు. ఎవరైనా ఏర్పాటు

(మిగతా 6లో..)

వైన్స్‌ల పరిస్థితేంటి?

నగరంలో 3-4 మైక్రో బ్రూవరీలు ఏర్పాటైతే ప్రస్తుతం ఉన్న వైన్స్‌లకు దెబ్బ పడనుందన్న చర్చ ఉంది. మైక్రో బ్రూవరీలలో అక్కడే కూర్చుని తాగాలి. పార్సల్ తీసుకెళ్లడానికి ఉండదు. వైన్స్‌ల నుంచి పార్సల్స్ తీసుకెళ్లొచ్చు. ముందు ప్రయోగాత్మకంగా ఓ యూనిట్ సక్సెస్ అయితే మిగతా వాళ్లు ముందుకొస్తారన్న అభిప్రాయం ఉంది.

అక్కడికక్కడే బీరు తయారీ

యూనిట్‌లోని మిషనరీలతో కూల్‌డ్రింక్స్ తరహాలో అక్కడికక్కడే బీరు తయారు చేసి, కస్టమర్లకు జగ్గు, గ్లాసుల ద్వారా అందించనున్నారు. రకరకాల ఫ్లేవర్లు ఉంటాయి. స్ట్రాంగ్, లైట్ బీర్లు కూడా ఉండనున్నాయి. సొంతంగా బ్రాండ్‌ల పేర్లు కూడా పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. కుటీర పరిశ్రమలా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బార్ తరహాలో సీటింగ్ కూడా ఉంటుంది. ఫుడ్ సప్లై చేసుకోవచ్చు.

అదృష్టాన్ని చెరిపేశారు

» డిప్పులో ఎంపికైన 100 మంది పేర్ల తొలగింపు

» వారి పేర్లపై ఇది వరకే ఇందిరమ్మ బిల్లులు



దౌదర్‌పల్లి దర్గా వద్ద నిర్మించి, పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

గద్వాల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు నిర్వహించిన లక్కీ డిప్పులో పేర్లు వచ్చిన లబ్ధిదారుల అదృష్టాన్ని అధికారులు చెరిపేశారు. డిప్పులో ఇళ్లు వచ్చిన 100 మందికి అధికారులు షాక్ ఇచ్చారు. మీ పేర్లపై ఇది వరకే ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయని, సొంత ఇల్లు ఉన్న మీరు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అనర్హులని పేర్కొంటూ జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. శనివారం పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో వీరి పేర్లులేవు.ఈ విషయంపై బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు సార్లు ఇంటింటికీ తిరిగి విచారణ చేసినపుడు కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీరు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి, పేర్లను తొలగించకూడదని సూచించిన అధికారులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తామని తేల్చి చెప్తున్నారు.

రెండు సార్లు విచారణ

గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లి దర్గా వద్ద నిర్మించిన 1,275 డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు 2023లో దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు 4,200 దరఖాస్తులు వచ్చాయి. వాటిపై అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ప్రతీ వార్డుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయించారు. ఆ తర్వాత మార్చి 25వ తేదీన వార్డు సభలను ఏర్పాటు చేసి అర్హుల జాబితాను ప్రకటించారు. జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రతీ వార్డులో గందరగోళం ఏర్పడింది. టెంట్లు ఎత్తేయడం, జాబితాలను చింపేవేయడం తదితర సంఘటనలు జరిగాయి. దీంతో కలెక్టర్ మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో మళ్లీ 989 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,189 దరఖాస్తులపై ఉన్నతాధికారులు మరోసారి విచారణ చేయించి, పక్కాగా అర్హుల జాబితాను తయారు చేశారు. ఇలా రెండు సార్లు విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారు.

100 మంది అనర్హులు!

రిజర్వేషన్ ప్రకారం వార్డుకు కొన్ని ఇళ్ల చొప్పున 2023, ఏప్రిల్ 15వ తేదీన డిప్పును తీశారు. ఇందు కోసం రెండువార్డులకు ఒక బృందం చొప్పున కేటాయించారు. వారి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య డిప్పు తీశారు. మొత్తం 1,275 ఇళ్లకు గాను 787 ఇళ్లకు డిప్పు తీశారు. మిగిలిన 488 ఇళ్లను ఆసుపత్రి నిర్మాణం, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు స్థలాలు కోల్పోయిన ఇండ్ల స్థలాల పట్టాదారులకు కోర్టు ఆదేశం మేరకు కేటాయించారు. తాజాగా డిప్పులో ఇళ్లు పొందిన 787 మందిలో వందమంది అర్హులుకాదని అధికారులు తేల్చేశారు. వారిలో దాదాపు 72 మంది ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారున్నారని గుర్తించారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన వారు, కుటుంబం రెండు చోట్ల ఇండ్లు పొందిన వారు ఉన్నారు.

వారందరూ ఇళ్లు లేనివారే..

అనర్హులుగా అధికారులు గుర్తించిన 100 మంది ఇళ్లు లేని వారేనని, అద్దె గృహాల్లో ఉంటున్నారని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. విచారణ సమయంలో వారికి ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని, ఇళ్లు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్ నెంబర్లతో దళారులు బిల్లులు పొందారని ఆరోపిస్తున్నారు. అప్పుడు ఇందిరమ్మ ఇల్లురాలేదు, ఇప్పుడు వచ్చిన ఇంటినీ రద్దు చేశారు. దీంతో వారి పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. వందమంది లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

హోల్డ్‌లో ఉంచాం

డిప్పు ద్వారా గతంలో 787 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. తర్వాత జరిపిన విచారణంలో వారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, బిల్లులు కూడా తీసుకున్నారని తేలింది. దీంతో వారి పేర్లను డబుల్ బెడ్‌రూం ఇళ్ల జాబితాలో చేర్చలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. దీనిపై ప్రభుత్వ ఆదేశం ప్రకారం కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు.

- శ్రీనివాసరావు, పీడీ, గృహ నిర్మాణ శాఖ, గద్వాల

ఉత్తమ పురస్కారాలు ప్రదానం



ఉన్నత విద్య ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణి, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకుంటున్న నాగర్‌కర్నూల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి

7


సింగారంలో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న యువకులు, బాలలు


మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన వేడుకల్లో నృత్యం చేస్తున్న కళాకారిణులు


రాజోలిలో నిర్వహించిన శోభాయాత్రలో నృత్యం చేస్తున్న చిన్నారులు

గంగమ్మ ఒడికి గణనాథుడు

● ఘనంగా నిమజ్జనం వేడుకలు

ఊరూరా కొలువుదీరి తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం నిమజ్జనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం, గణపతి విగ్రహాలను అందంగా అలంకరించిన ట్రాక్టర్ ట్రాలీల్లో ఉంచి, పురవీధులలో శోభాయాత్రలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను స్థానిక చెరువులు, కుంటలతో పాటు కృష్ణానదికి తరలించి నిమజ్జనం చేశారు. రాత్రి పొద్దు పోయే వరకు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.

- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్


వనపర్తి జిల్లా కేంద్రంలో వాహనంపై నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడు


నారాయణపేట మండలం కోటకొండలో నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు


ఊట్కూర్ పెద్ద చెరువులో వినాయకుడి నిమజ్జనం చేస్తున్న యువకులు


ఊట్కూర్‌లో శంభాజీ మహారాజు అలంకరణతో మెయిన్ బజార్ హనుమాన్ మందిర్ వినాయకుడు


జడ్చర్లలో గణనాథుడిని నిమజ్జనం ఊరేగింపులో కోలాటం నృత్యం చేస్తున్న పద్మావతి కాలనీ మహిళలు


మహబూబ్‌నగర్ పట్టణంలో నిమజ్జనానికి తరలుతున్న గణనాథుడు

పాలమూరులో మైక్రో బ్రూవరీలు

(5వ పేజీ తరువాయి)

చేసుకునేందుకు అవకాశం ఉంది. అందుకోసం 1,000 గజాల స్థలం ఉండాలి. లక్ష రూపాయల చలాన తీయాలి. ఆధార్‌కార్డు జిరాక్స్, హోటల్, రెస్టారెంట్, బార్, క్లబ్ లైసెన్స్ ఉంటే వాటి జిరాక్స్ ప్రతులను ఈనెల 25లోగా ఏనుగొండలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలి. వారికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నుంచి క్లియరెన్స్ జారీ చేస్తారు. క్లియరెన్స్ వచ్చిన ఆరు నెలల్లో మైక్రో బ్రూవరీ యూనిట్‌ను ప్రారంభించాలి.

లీటరు బీరు తయారీకి రూ.50 టాక్స్

లీటరు బీరు తయారు చేస్తే దానిపై ప్రభుత్వానికి రూ.50 ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం మిషన్‌లకు మీటర్లు అమరుస్తారు. ఏడాదికి రూ.5 లక్షలు లైసెన్స్ ఫీజు ఉంటుంది. మద్యం దుకాణాల మాదిరిగా.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ఒకసారి తయారు చేసిన బీరును 36 గంటల్లో విక్రయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే దానిని పారబోయాలి. హైదరాబాద్‌లో ఉన్న మైక్రో బ్రూవరీలు ఇప్పుడు మహబూబ్‌నగర్‌కూ విస్తరించనున్నాయి.

దరఖాస్తులకు ఆహ్వానం

పాలమూరు కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పిస్తోంది. ఈనెల 25లోగా ఆసక్తిగల వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. నగరంలో ఎన్ని యూనిట్లైనా పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.

- ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి

ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ


కొల్లాపూర్‌లో ఫొటోగ్రాఫర్స్ ఫెస్టివల్ పోస్టర్లను విడుదల చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

పెద్దకొత్తపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్‌ను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఉన్న ఓం కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు ఈ ఎక్స్‌పో కొనసాగనున్నది. దీనికి సంబంధించిన పోస్టర్లను ఫొటో గ్రాఫర్ల సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శ్రీమిత్ర రాజు సమక్షంలో మంత్రి జూపల్లి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరం, శేఖర్, మాజీ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, మాజీ కోశాధికారి తిరుపతయ్య, కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ జాను, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం రైతుల పడిగాపులు


ఊర్కొండ ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న రైతులు

ఊర్కొండ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : యూరియా కోసం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే క్యూలైన్ కట్టి రైతులు నిరీక్షించారు. వ్యవసాయ పనులు చేసుకోకుండా యూరియా కోసం మండల కేంద్రానికి రావడం, పోవడమే సరిపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రో సేవ కేంద్రం డీలర్ నచ్చినవారికి నచ్చినంత యూరియా అందించి, పేద, చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి

- జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ


షటిల్ బ్యాడ్మింటన్ పోటీలో తలబడుతున్న క్రీడాకారులు


బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌స్పోర్ట్స్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): క్రీడాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్‌స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్-13 బాల, బాలికల బ్యాడ్మింటన్ టోర్నీని శుక్రవారం ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడాకారుడు అయినందున క్రీడాభివృద్ధి అంటే ఎంటో తెలుసు అని గుర్తుచేశారు. అందుకే గతేడాది రూ.370 కోట్లు, ఈ ఏడాది రూ.460 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. క్రీడాపాలసీ తెచ్చామని, త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. జిల్లా క్రీడాభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ, స్టేడియంలో సింథటిక్ ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి, జాతీయస్థాయి క్రీడాకారులు తీర్చిదిద్దుతామన్నారు. టోర్నీలో క్రీడాకారులు తమ ప్రతిభ చాటి రాణించాలని ఆకాక్షించారు. షటిల్‌బ్యాడ్మింటన్ పోటీలను ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఎండీబీఏ) అధ్యక్షుడు ఎస్. శ్యామ్‌సుందర్‌గౌడ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్.రవికుమార్, ప్రవీణ్ కుమార్, రాష్ట్ర క్రీడా పరిశీలకుడు సుధాకర్, ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, రజనికాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్ పాటించాలి: ఎమ్మెల్యే

ఫ్లెక్సీలో ఫొటోలపై ఎమ్మెల్యే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదని, అదే విధంగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి ఫొటో పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతుల్లో పోటీలు నిర్వహిస్తే కచ్చితంగా ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. పోటీలు నిర్వహించే వారు జిల్లా ఒలంపిక్ సంఘంతో చర్చించాలన్నారు. అదే విధంగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ. వెంకటేశ్ కూడా నిర్వాహకులను నిలదీశారు.

మొదటి రోజు ఫలితాలు

బాలుర సింగిల్స్‌లో పబ్బు వంశ్ (మేడ్చల్) 15-8, 15-8 సెట్ల తేడాతో డి.ఈకాంక్(వరంగల్)పై, శ్రీరాం (మేడ్చల్) 15-6, 15-3 తేడాతో ఆరుష్ నడింపల్లిపై, అద్వైత్ సత్తు (వికారాబాద్) 15-06, 15-7 తేడాతో అభినత్ అసోల్లపై, టీ.కార్తికేయ (రంగారెడ్డి) 15-9, 15-8 తేడాతో జార్జి నిశ్చయ్‌పై గెలిచారు. బాలికల సింగిల్స్ విభాగంలో అభజాదవ్ (రంగారెడ్డి) 15-9, 15-9 తేడాతో వేదితరెడ్డి (వరంగల్)పై, దియా ఆనంద్ (వికారాబాద్) 10-15, 15-6, 15-12 తేడాతో జోవిత డెబ్‌నాత్ (రంగారెడ్డి)పై, అన్విరెడ్డి (సూర్యపేట) 15-1, 15-1 తేడాతో ఏ.ప్రకృతి (భద్రాది)పై గెలుపొందారు.

ఉత్సాహంగా గణేశ్ లడ్డూల వేలం

- పెద్దకొత్తపల్లిలో రూ. 1.51 లక్షలు
- మరికల్‌లో రూ.1.65 లక్షలు


పెద్దకొత్తపల్లిలో కురువ గేరిలో గణేష్ లడ్డూను దక్కించుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ సోదరులు

పెద్దకొత్తపల్లి/మరికల్/సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : గణేష్ ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల వద్ద లడ్డూ వేలం పాటలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని కురువ గేరిలో గణేష్ యువజన బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను గురువారం రాత్రి వేలం వేశారు. పెద్దకొత్తపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ సోదరులు రూ.1,51,116కు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో పెద్దలు బెట్టరి బీరయ్య, ఆలివేలమ్మ, బెట్టరి నాగరాజు, జానయ్య, దండు చంద్రయ్య పాల్గొన్నారు.

● నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని హనుమాన్‌వాడలో ప్రతిష్ఠించిన వినాయకుడి సన్నిధిలో లడ్డూను వేలం వేశారు. పోటీ పోటీగా సాగిన వేలంలో గ్రామస్థుడు వడ్డీ నర్సింహులు రూ. 1.65 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. కలశాన్ని రూ. 21 వేలకు బోయరాములు అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.

స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయాలి

- రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
- కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు వినతి


కేంద్ర మంత్రిని సన్మానించి పూల బొకే అందిస్తున్న వాకిటి శ్రీహరి, శివసేనారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు

వనపర్తి రాజీవ్ చౌరస్తా, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి నియోజకవర్గానికి స్విమ్మింగ్ పూల్, హాకీ టర్ఫ్ కోర్టులను మంజూరు చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కోరారు. ఖేలో ఇండియా పోటీలను రాష్ట్రంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని అధికార నివాసంలో శుక్రవారం ఆయనను కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం, క్రీడా మైదానాల అభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వనపర్తి నియోజకవర్గం ఎప్పటి నుంచో హాకీ క్రీడకు ప్రసిద్ధి చెందిందన్నారు. కేంద్రం నిధులతో ఇక్కడ హాకీ టర్ఫ్ కోర్టు, స్విమ్మింగ్ పూల్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించారు.

ముగిసిన పవిత్రోత్సవాలు


వట్టెం వెంకన్న ఆలయంలో ఉత్సవమూర్తులను చతుస్థాన అర్చనకు తీసుకెళ్తున్న పురోహితులు

బిజినేపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లాలోని వట్టెం వెంకన్న స్వామి ఆలయంలో రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా వ్యవస్థాపక ధర్మకర్తల మండలి సభ్యుడు సందడి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు అభిషేకం, సామూహిక పూజలు నిర్వహించారు. అనంతరం చతుస్థాన అర్చనతో ఉత్సవాలను ముగించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నరసింహారెడ్డి, వ్యవస్థాపక సభ్యులు చంద్రారెడ్డి, సందడి రామచంద్రారెడ్డి, సందడి సురేందర్‌రెడ్డి, సందడి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆర్టీసీకి మహాలక్ష్మీ కళ

- లాభాల బాటలో గద్వాల డిపో
- రూ.20 లక్షలు దాటుతున్న దినసరి రాబడి
- 85 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో


గద్వాల ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుకోసం వేచి చూస్తున్న ప్రయాణికులు

గద్వాల అర్బన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాల్లో మొట్ట మొదట ప్రారంభించిన మహాలక్ష్మి స్కీం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏ ఇతర డిపోలో లేని విధంగా గద్వాల డిపో పరిధిలో మహిళ, పురుష ప్రయాణికుల నిష్పత్తి సమానంగా ఉండటం డిపోకు ఆర్థికంగా కలిసొచ్చే అంశంగా మారింది. డిపో పరిధిలోని సరిహద్దులో ఉండే రెండు ప్రధాన (గద్వాల - రాయచూర్, గద్వాల - కర్నూలు) రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో డిపో ఆదాయం గణనీయంగా పెరిగింది. గతంలో డిపో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతానికి మించకపోగా, మహాలక్ష్మి పథకం అమలు తరువాత అది కాస్తా 85 శాతానికి మించడం విశేషం.

మూడు కోట్లకు మించి..

రాష్ట్ర ప్రభుత్వం 2023, డిసెంబరు 15న మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికి గద్వాల డిపో పరిధిలో మొత్తం 3.70 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 2.23 కోట్ల (60.32 శాతం) మంది మహిళా ప్రయాణికులు ఉండటం గమనార్హం. దీంతో డిపోకు ఈ ఏడాదిన్నర కాలంలో రూ.80.87 కోట్ల మేరకు ఆదాయం లభించింది. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు ఉన్న ఆదాయంతో పోల్చితే, డిపో దినసరి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. డిపోలో మొత్తం 102 సర్వీసులు (ప్రైవేటు 45, డిపార్ట్‌మెంట్ 57 బస్సులు) ఉన్నాయి. మొత్తం 36 షెడ్యూల్ రూట్లలో ప్రతీ రోజు 43 వేల కిలోమిటర్ల దూరం ప్రయాణిస్తున్న బస్సుల ద్వారా ప్రస్తుతం రూ.20 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. అందులో నగదుగా వచ్చేది రూ.12 లక్షల వరకు ఉంది. మిగతా సొమ్ము మహాలక్ష్మి పథకంలో భాగంగా జారీ చేసిన జీరో టికెట్ల ద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము. ఇదే డిపో పరిధిలో మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు రూ.14 లక్షలకు మించి దినసరి ఆదాయం లభించేది కాదు. గద్వాల డిపోలో మొత్తం 439 మంది సిబ్బంది పని చేస్తుండగా, వారిలో 131 మంది డ్రైవర్లు, 188 మంది కండక్టర్లు, 52 మంది గ్యారేజీ సిబ్బంది ఉన్నారు.

బస్సుల కోసం పెరుగుతున్న డిమాండ్

కరోనా అనంతరం గద్వాల డిపో పరిధిలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల రూట్లలో సర్వీసులు రద్దయ్యాయి. ఆయా రూట్లలో సర్వీసుల పునరుద్ధరణ కోసం ప్రయాణికుల నుంచి బలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగిన రూట్లలో ప్రైవేటు వాహనాల తాకిడి పెరిగి డిపోకు ఆదాయం పడిపోయింది. గత్యంతరం లేక వాటిని రద్దు చేసిన అధికారులు, ఆయా రూట్లలో బస్సులను పునరుద్ధరించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. దీంతో పాటు గతంతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం గద్వాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల సమయానికి అనుకూలంగా సర్వీసులు నడిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు సైతం ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

బస్సుల పెంపునకు ప్రతిపాదనలు



పెరిగిన ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసులను పెంచేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. గతంలో సర్వీసులు నడిచిన రూట్లలోనూ ప్రయాణికుల రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటాం. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపే ఆలోచన లేదు. పండుగలు, పర్వదినాల సందర్భంగా రద్దీగా ఉండే రూట్లలో అదనపు ట్రిప్పులు నడపడం ద్వారా ఇబ్బందులను అధిగమిస్తున్నాం.

- సునీత, గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్

క్రైం కార్నర్

ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి వ్యక్తి మృతి

గద్వాల క్రైం/ఆత్మకూర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఒక గుర్తుతెలియని వ్యక్తి(45) శనివారం రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వేహెడ్‌కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి రైలుబండిలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు శ్రీరాంనగర్ స్టేషన్‌లో రైలునుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు తెలుపురంగు ఫుల్‌షర్టు, ఎలిఫెంట్ బ్లాక్ జీన్స్ ధరించి ఉన్నాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

లారీని ఢీకొట్టిన బొలెరో

● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కృష్ణ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని బొలెరో వాహనం బోల్తా పడిన సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని గుడేబల్లూరు గ్రామ శివారులోని 167వ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ నియోజకవర్గం సంగంబండ రిజర్వాయర్ నుంచి బొలెరో చేపల లోడుతో రాయచూర్ వెళ్తున్న వాహనాన్ని రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బొలెరో బోల్తాపడింది. డ్రైవర్ శ్రీనివాస్‌కు కుడి చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే రాయచూర్ బసవేశ్వర ఆసుపత్రిలో తరలించగా, చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై అడ్డం పడిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ నవీద్ అన్నారు. కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ నవీద్ అన్నారు.

మృతదేహం వెలికితీత

నవాబ్‌పేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని దేపల్లి గ్రామానికి చెందిన ఎండీ జావేద్ శవం బయటకు తీసినట్లు భార్య అన్వర్ బేగం శుక్రవారం తెలిపారు. ఈనెల 3న ఇంటినుంచి గ్రామ సమీపంలో ఉన్న కాకర్లాల పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గ్రామానికి చెందిన బుచ్చయ్య అనే వ్యక్తి వారించినా వినకుండా చేపలు పట్టేందుకు వెళ్లి ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు శవం బయటకు తీసేందుకు గజ ఈతగాళ్లతో యత్నించినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం దొరకడంతో బయటకు తీశారు. భార్య అన్వర్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రం తెలిపారు.

బంగారు, నగదు చోరీ

శ్రీరంగాపురం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని శేరుపల్లి గ్రామంలో బంగారు నగదు అపహరణ అయిందని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. వివరాల ప్రకారం.. శేరుపల్లి గ్రామానికి చెందిన ఎల్లాస్వామి అనే రైతు ఇంట్లో గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు ఆయన తెలిపారు. 2.7 తులాల బంగారం, నగదు గుర్తు తెలియని దొంగలు దోచుకెళ్లారని అని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.



ఇంట్లోని వస్తువులను పరిశీలిస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ

గాయపడిన వ్యక్తి మృతి

బిజినేపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బైక్ అదుపుతప్పి కిందపడిన సబావత్ ఆంజనేయులు(40) అనే వ్యక్తి తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ కే శ్రీనివాస్ శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెర తండాకు చెందిన మృతుడు స్వంత బైక్‌పై ఈనెల 3న రాత్రి వనపర్తి జిల్లాలోని చిన్నమందడిలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. బిజినేపల్లి మండలం పాలెం గ్రామ సమీపంలోని రైస్ మిల్లు సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడి తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి కొడుకు సబావత్ మహేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గ్రాయాలు

మిడ్జిల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని రాణిపేట గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో జడ్చర్లకు చెందిన బాలస్వామికి తా్రవ గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. ఎలక్ట్రిసిటి పనులు చేసే బాలస్వామి జడ్చర్ల నుంచి మిడ్జిల్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు అకస్మాత్తుగా దారి మళ్లించడం వల్ల ప్రమాదం జరిగింది. గాయపడిన బాలస్వామిని స్థానికులు జడ్చర్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు తమ వద్దకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

రెండు వర్గాలపై కేసు

రాజాపూర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఓ వినాయక నిమజ్జనంలో భాగంగా గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. రెండు వర్గాలకు చెందిన సుమారు 20 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శివానందం గౌడ్ తెలిపారు. పోలీసు విధులకు ఆటంకం కల్గించిన 16 మందిపై కేసులు నమోదు చేసిన్నాట్లు పేర్కొన్నారు. విధులలో ఉన్న పోలీసు సిబ్బందిపై, విధులకు ఆటంకం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని ఎస్‌ఐ అన్నారు.

బాలుడి అదృశ్యం.. కేసు నమోదు

ఊర్కొండ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బాలుడు అదృశ్యం అయిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణదేవ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిగానిపల్లి గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య వృత్తిరీత్యా ఆర్టీసీ డ్రైవర్‌గా గద్వాల డిపోలో విధులు నిర్వహిస్తూ గ్రామానికి రాకపోకలు కొనసాగిస్తున్నాడు. అతడి కుమారుడు దాసరి అరుణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. 15 రోజుల క్రితం తట్టు (చికెన్‌ఫాక్స్) రావడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఈ నెల 2న పాఠశాలకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా చేసి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న క్రమంలో పారిపోయినట్లు, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని అన్నారు. గతంలో ఓసారి ఇలాగే వెళ్లి బంధువుల ఇంట్లో ఉండగా నచ్చచెప్పి తీసుకువచ్చామని, ఈ సారి బంధువులు, చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.



దాసరి అరుణ్

చికిత్స పొందుతూ యువకుడి మృతి

మల్దకల్ సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మల్దకల్ మండల పరిధిలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన నరసింహులు, పుష్పావతి దంపతుల కుమారుడు మురళి (18) అనే యువకుడు తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు మనస్తాపంతో ఆగస్టు 24న పొలం దగ్గర పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నందీకర్ తెలిపారు.



మురళి(ఫైల్)

జ్వరం పీడిస్తోంది..

(5వ పేజీ తరువాయి)

తాగకపోవడం వల్ల వాంతులు, వీరేచనాలతో ఆసుపత్రులకు బారులు తీ రుతున్నారు. వేల సం ఖ్యలో వైరల్ ఫీవర్ బాధితులు వస్తుండటంతో ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ విభాగాలు కిక్కిరిసిపోతున్నాయి.

వైరల్ ఫీవర్లు అధికం...

వైరల్ ఫీవర్ల బారిన ప్రజలు అధికంగా పడుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో అత్యధికంగా వర్షాలు కురవడం, నీళ్లు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెంది వైరల్ ఫీవర్లు అధికంగా నమోదవుతున్నాయి. వనపర్తి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 8566 వైరల్ ఫీవర్ కేసులు నమోదు కాగా.. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 2898 మంది చికిత్స తీసుకున్నారు. నారాయణపేట జిల్లాలో 1469 వైరల్ ఫీవర్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 5958 మంది వైరల్ ఫీవర్ బాధితులు జనరల్ ఆసుపత్రితో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో చికిత్స తీసుకున్నారు. గద్వాల జనరల్ ఆస్పత్రిలో 259 మంది ఇప్పటివరకు ఇన్‌పేషెంట్లుగా వైరల్ ఫీవర్లకు చికిత్స తీసుకున్నారు. వైరల్ ఫీవర్లు ఎక్కువగా చిన్నపిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. వోపీకి వచ్చే పేషెంట్లలో సగానికిపైగా చిన్న పిల్లలు ఉంటుండటం కలవరపెడుతోంది. అలాగే డెంగీ కేసులు కూడా అధికంగా నమోదవడం కలవరపెడుతోంది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 52 డెంగీ కేసులు నమోదు కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు నెలలోనే 42 మంది డెంగీ చికిత్స తీసుకున్నారు. వనపర్తి జిల్లాలో 49 డెంగీ కేసులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 13 కేసులు, నారాయణపేట జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా నీళ్లు అధికంగా నిలిచిపోవడం, ఓపెన్ ప్లాట్లు, డ్రైనేజీలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది డెంగీ కేసులు అధికంగా నమోదు కావడానికి కారణమవుతున్నాయి.

- పెరిగిన ఓపీ, ఐపీ...

జ్వర పీడితులు పెరుగుతుండటంతో జనరల్ ఆసుపత్రులతో పాటు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో వోపీ, ఐపీ నమోదు పెరుగుతోంది. నారాయణపేట జనరల్ ఆస్పత్రికి రోజుకు 800 నుంచి 1000 వరకు ఓపీ నమోదవుతుండగా 13 పీహెచ్‌సీల పరిధిలో 2700 నుంచి 2800 వరకు ఓపీ నమోదవుతోంది. జనరల్ ఆస్పత్రిలో ఐపీ 160 వరకు నమోదవుతుండగా పీహెచ్‌సీల్లో 90 నుంచి 100 ఐపీ ఉంటోంది. వనపర్తి జనరల్ ఆస్పత్రికి ఐపీ 40 నుంచి 45 వరకు నమోదవుతుండగా ఓపీ 850 నుంచి 900 వరకు నమోదవుతోంది. పీహెచ్‌సీలకు 1150 వరకు ఓపీ నమోదవుతుండగా ఐపీ 24 మంది వరకు రోజూ అడ్మిట్ అవుతున్నారు. నాగర్‌కర్నూలు జనరల్ ఆస్పత్రిలో 1200 వరకు ఓపీ నమోదవుతుండగా ఐపీ 114 మంది వరకు ఉన్నారు. పీహెచ్‌సీల్లో 800 వరకు ఓపీ నమోదవుతోంది. గద్వాల జనరల్ ఆస్పత్రిలో ఐపీ 70 వరకు నమోదవుతుండగా 850 వరకు ఓపీ నమోదవుతోంది. పీహెచ్‌సీల్లో సగటున 20 ఐపీ, 20 వరకు ఓపీ అన్ని పీహెచ్‌సీల్లో నమోదవుతోంది. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 310 ఓపీ ఉండగా 2134 వరకు ఔట్‌పేషెంట్ నమోదుతోంది. ఇందులో 1270 వరకు వైరల్ ఫీవర్ ఓపీలే కావడం గమనార్హం. కొన్ని జిల్లాల్లో 10 నుంచి 15 శాతం వరకు మందుల కొరత ఉన్నది.



వనపర్తి జనరల్ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న చిన్నారులు

పీయూ స్టాల్‌ను పరిశీలించిన సీఎం

పాలమూరు యూనివర్సిటీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పీయూ స్టాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించి అభినందించారు. పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు వైద్యుడి సహాయం లేకుండా రోగికి ఆక్సిజన్ అందించే రిమోట్ కంట్రోల్ సిస్టమ్ యంత్రాన్ని పరిశీలించారు. అలాగే, మైక్రోబయాలజీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు కనుగొన్న వరి కొత్త వంగడాలు వాటి వినియోగం, నానో టెక్నాలజీల గురించి అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో సీఎంతో పాటు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, అన్ని విశ్వవిద్యాలయ వీసీలకు పీయూ అధ్యాపకులు డాక్టర్ చంద్రకిరణ్, ఎస్ఎన్ అర్జున్‌కుమార్‌లు వివరించారు. పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి వాటి గురించి తెలుసుకొని అధ్యాపకులను అభినందించారు. ఇందులో భాగంగా పీయూ ఏర్పాటు చేసిన లా, ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్స్, భవనాల నిర్మాణాలు, ఇంజనీరింగ్ బాలురు, బాలికలకు హాస్టల్స్ ఏర్పాటు అభివృద్ధి పలు విషయాలను సీఎంకు, మంత్రులకు పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ వివరించారు. పీయూ రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



పీయూ అధ్యాపకులు రూపొందించిన వైద్యుడి సహాయం లేకుండా రోగికి ఆక్సిజన్ అందించే రిమోట్ కంట్రోల్ సిస్టమ్ గురించి సీఎం రేవంత్‌రెడ్డికి వివరిస్తున్న పీయూ అధ్యాపకులు డాక్టర్ చంద్రకిరణ్, డాక్టర్ ఎస్ఎన్ అర్జున్ కుమార్

అతి చిన్న ఖురాన్ గ్రంథానికి ప్రార్థనలు

- గట్టులో అగ్గిపెట్టె కన్నా చిన్న ఖురాన్ గ్రంథం
- 480 పేజీలు.. 30 పర్వాలు
- మిలాద్ ఉన్ నబి సందర్భంగా గ్రంథానికి ప్రత్యేక ప్రార్థనలు

గట్టు, సెప్టంబరు 5 (ఆంధ్రజ్యోతి): అగ్గిపెట్టెకన్నా చిన్న సైజులో ఉన్న అరుదైన అతి చిన్న పురాతనమైన రెండు పవిత్ర ఖురాన్ గ్రంథాలకు గట్టులోని జామియా మసీదులో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా మాత్రమే వీటిని కిందకు దింపి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. ఏడాదికి ఒక్కసారి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మాత్రమే వీటిని కిందకు దింపి ప్రార్థిస్తారు. అతి చిన్న గ్రంథంలోని అక్షరాలను భూతద్దంతో చూస్తేనే లిపి కన్పిస్తుంది. ఈ గ్రంథంలో మొత్తం 480 పేజీలు.. 30 పర్వాలు ఈ గ్రంథంలో ఉన్నాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఇలాంటి అరుదైన పురాతన ఖురాన్ గ్రంధాలు కేవలం గట్టులో మాత్రమే ఉన్నాయని మత పెద్దలు పేర్కొంటున్నారు.

గట్టుకు చెందిన ముస్లింలు తర తరాలుగా గ్రంథాలను భద్రపరుస్తూ వస్తున్నారు. మండల కేంద్రమైన గట్టులోని జామియా మసీదుతో పాటు బిచ్చాలపేటలోని మసీదులో ఉన్నాయి. మొగల్ చక్రవర్తుల కాలంలో ఈ మసీదులను నిర్మించారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ గ్రంథాలు ఇక్కడ ఉన్నాయని ముస్లింలు పేర్కొంటున్నారు. ఈ గ్రంథాలను దర్శించుకుంటే పాపాలు పోతాయని వారి విశ్వాసం. అందుకే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి ముస్లిం మత పెద్దలు గట్టుకు వచ్చి చిన్న గ్రంథాలను దర్శించుకుని ప్రార్థనలు చేసుకుని వెళ్తారని ముస్లింలు తెలిపారు.



చిన్న గ్రంథానికి ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు



చిన్న గ్రథాన్ని చూపిస్తున్న ముస్లిం మత పెద్ద

చెడును వదిలి మంచినే స్వీకరిద్దాం

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి



వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి టౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహమ్మద్ ప్రవక్త బోధించినట్లు ప్రతీ ఒక్కరూ చెడును వదిలి మంచిని మాత్రమే స్వీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహమ్మదీయ మసీదులో నిర్వహించిన మిలాద్ ఉన్ నబి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజు (మిలాద్ ఉన్ నబి) సమాజంలోని ప్రతీ ముస్లిం సోదరుడికి ఎంతో పవిత్రమైనదని, ప్రవక్త సూక్తులు పాటిస్తే సుఖసంతోషాలే ఉంటాయన్నారు. ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ బోధించిన నిజాయితీ, కరుణ, సమానత్వం విలువలను మనందరం ఆచరిస్తూ, ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. మసీదు పెద్దలు చిన్నారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఖమ్మర్ మియా, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ బాబా, రాజేష్, రాము, మహమ్మదీయ మసీదు పెద్దలు పాల్గొన్నారు.

● వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...

పట్టణంలోని గాంధీచౌక్‌లో గల మహమ్మదీయ మసీదులో నిర్వహించిన మిలాద్ ఉన్ నబి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. మసీదు పెద్దలు మిలాద్ ఉన్ నబీ ప్రవక్త 1500 జయంతి ప్రత్యేకతలను ఎమ్మెల్యేకు వివరించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లు బి కృష్ణ, పాకనాటి కృష్ణ, లతీఫ్, రఫిక్, మన్సూర్, ఇర్ఫాన్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం



హైదరాబాద్‌లో ఉత్తమ అవార్డును అందుకుంటున్న నాగరాల ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్‌నాయుడు



రాష్ట్ర అధికారులచే అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయుడు దేవన్న

కందనూలు/శ్రీరంగాపురం/కొత్తకోట/పాలమూరు యూనివర్సిటీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ(ఆర్ట్స్, కామర్స్) కళాశాల ప్రిన్సిపాల్ కే గీతాంజలి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక పురస్కారం అందజేసింది. సెప్టెంబరు 5వ తేదీన శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక శిల్పారామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్య ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు.

● వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని నాగరాల మూడవ సెంటర్‌లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న విష్ణువర్ధన్‌నాయుడు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరుగుతున్న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల వేడుకలలో ఆయన ఈ గౌరవాన్ని శుక్రవారం అందుకున్నారు.

● కొత్తకోట మండలంలోని అప్పరాల ఉన్నత పాఠశాల సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు దేవన్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు హైదరాబాద్ గచ్చిబౌలి శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పురస్కారాలు పంపిణీ చేశారు.

● పాలమూరు యూనివర్సిటీలోని పీజీ కళాశాల ప్రిన్సిపాల్, మైక్రోబయాలజీ విభాగదిపతిగా పని చేస్తున్న డాక్టర్ మధుసూదన్ రెడ్డికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా చేతులమీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ పూస రమేష్‌బాబు అభినందించారు.



రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డును రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా చేతుల మీదుగా అందుకుంటున్న పీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి

శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

- 1.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- మూసుకున్న ప్రాజెక్టు గేట్లు

గద్వాల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ప్రాజెక్టు 1.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గేట్లు మూసుకోగా కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 66,327 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 75 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 85 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉన్నది. సన్నతి బ్యారేజీ అవుట్‌ఫ్లో 25 వేల క్యూసెక్కులు జూరాలకు వస్తోంది. ప్రస్తుతం జూరాలకు 76,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 4 గేట్లను ఎత్తి 27,504 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 41,602 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి సుంకేసులకు 49 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అందులో 47 వేల క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

కొత్తకోట, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్ర సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో ఒక శిలపై శ్రీదేవి, భూదేవి సమేతుడిగా వెలసిన వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆలయ పూజారి కల్యాణం నిర్వహించారు. కల్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ చేపట్టారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. పూజల్లో రాజు, భరత్ భూషణ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.




వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న పూజారి

నేడు మంత్రుల రాక

పెద్దమందడి/గద్వాల న్యూటౌన్/మూసాపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ గృహ ప్రవేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగపల్లి గ్రామానికి వస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారని పార్టీ నాయకులు తెలిపారు.

● జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ బీఎం సంతోష్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఆయన గద్వాల పట్టణానికి చేరుకోనున్నారు. దౌదర్‌పల్లి సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించను న్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి, సహపంక్తి భోజనం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

● మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహప్రవేశాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీవో నవీన్, గృహనిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్, తహసీల్దార్ రాజు పాల్గొన్నారు.



మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

యువకుడి ఆత్మహత్య

మిడ్జిల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని దోనూరు గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. దోనూరుకు చెందిన వెంకటయ్య-బాలమ్మ దంపతుల కుమారుడు గౌరిగే శంకర్ వ్యవసాయ పనుల్లో తండ్రికి తోడ్పడేవాడు. గురువారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జనంలో స్నేహితులతో కలిసి పాల్గొని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం పడుకున్న శంకర్ (21) శుక్రవారం ఉదయం ఎంతకీ లేవక పోవడంతో తల్లి వెళ్లి చూసింది.


అప్పటికే అతడు ఉరి వేసుకొని మృతి చెందినట్లు గమనించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

న్యూస్ బాక్స్

రేపు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

గద్వాలఅర్బన్, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాతహౌసింగ్‌బోర్డు కాలనీలో గల అయ్యప్పస్వామి ఆలయంలో ఈనెల 7వ తేదీ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు వైండింగ్ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.516లు చెల్లించి, సంప్రదాయ దుస్తులతో ఆదివారం ఉదయం 10గంటలకు పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అదేరోజు గ్రహణం ఉన్నందున 12గంటలకంతా పూజా కార్యక్రమం ముగిస్తామని తెలిపారు. వివరాల కోసం అర్చకుల సెల్ 9492177939, 9885743029లను సంప్రదించాలన్నారు.

మహ్మద్ ప్రవక్త మార్గం అనుసరణీయం



సందేశమిస్తున్న మతపెద్ద సయ్యద్ అహ్మద్ బాషా ఖాద్రి

గద్వాలటౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సర్వ మానవ సౌభ్రాతృత్వం, సన్మార్గం, శాంతి, సామరస్యాలే లక్ష్యంగా బోధనలు సాగించిన మహ్మద్ ప్రవక్త జీవితం మనకు ఆదర్శప్రాయమని మతపెద్ద సయ్యద్ అహ్మద్ బాషా ఖాద్రి అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని శుక్రవారం మిలాద్‌ఉన్ నబీ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక నల్లకుంట ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మైనార్టీ సంక్షేమ సంఘం కార్యదర్శి అతిక్‌ఉర్ రెహమాన్, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మున్నాబాషా, గద్వాల మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు నజీర్‌అహ్మద్, మిలాద్‌కమిటీ అధ్యక్షుడు షఫివుల్లా ఉన్నారు.

పీడీకి పరామర్శ



ఫిజికల్ డైరెక్టర్‌ను పరామర్శిస్తున్న బీజేపీ నాయకులు

గద్వాలఅర్బన్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఇటీవల అనారోగ్యానికి గురైన ఫిజికల్ డైరెక్టర్ బాలరాజు పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్దారెడ్డి, జిల్లా నాయకులు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి బాలరాజును పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనతో మాట్లాడి ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, మహిళా మోర్చా అధ్యక్షురాలు సమత ఉన్నారు.

ప్రమాదకర ప్రయాణాలు వద్దు

- ఉండవల్లి ఎస్ఐ శేఖర్



పోతులపాడు స్టేజీలో డ్రైవర్లకు, కూలీలకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ శేఖర్

అలంపూరు చౌరస్తా, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కూలీలు ప్రమాదకర ప్రయాణాలు చేయరాదని ఉండవల్లి ఎస్ఐ శేఖర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఉండవల్లి మండల పరిధిలోని బొంకూరు, కలుగొట్ల శివార్లలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న కూలీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పొలాలకు కూలీలను తీసుకెళ్లే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక మొత్తంలో కూలీలను తరలించరాదని, నిబంధనలు అతిక్రమించరాదని, డ్రైవర్లకు సుచించారు. ప్రతి వాహనానికి బీమా ఉండాలని, లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నీళ్లు లేని ఇటిక్యాలపాడు



నీటి కోసం ఎదురుచూస్తున్న మహిళలు

అలంపూరుచౌరస్తా, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఈ గ్రామాన్ని నీళ్లలేని ఇటిక్యాలపాడుగా పిలిచేవారు. దీంతో గ్రామస్థులంతా కలిసి కోనేటి తవ్వి నీటి అవసరాలను తీర్చుకున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పథకం అమలు అయినా సమస్య పూర్తిగా తీరలేదని తెలిపారు. గార్లపాడు ఓహెచ్‌ఆర్‌బీ నుంచి 15గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. చివరి గ్రామం ఇటిక్యాలపాడు కావడం వల్ల గ్రామంలోని ఓవర్‌హెడ్‌ట్యాంకు ఏనాడు పూర్తిగా నిండలేదని, దీంతో గ్రామంలో అరకొరగా నీటి సరఫరా ఉందని తెలిపారు. నాలుగు రోజులుగా నీరు రావడంలేదన్నారు. ఈ విషయంపై ఏఈ తేజవర్ధన్ మాట్లడుతూ నీరందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

● బీచుపల్లి, నదిఅగ్రహారంలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు ● అందుబాటులో గజ ఈతగాళ్లు



కొండేరులో మట్టిగణపతికి పూజలు చేస్తున్న హనుమాన్ యూత్ సభ్యులు



బీచుపల్లి వద్ద కృష్ణానదిలోకి గణనాథుడిని నిమజ్జనానికి తరలిస్తున్న సిబ్బంది



నదిఅగ్రహారం వద్ద విగ్రహ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం/ ఎర్రవల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. గద్వాల మండలం నదిఅగ్రహారం వద్ద, అలాగే బీచుపల్లిలోని కృష్ణానది వద్ద నిమజ్జన ప్రాంతాలను ఆయన గురువారం అర్ధరాత్రి పరిశీలించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అన్నిరకాల ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. నిమజ్జనాలు భారీ సంఖ్యలో జరిగే అవకాశాలు గల బీచుపల్లి, నదిఅగ్రహారం ప్రాంతాల్లో క్రేన్లు, నదీ ప్రవాహానికి దగ్గరలో భద్రత కోసం ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. నదిలో నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గజఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఫైర్ సిబ్బంది సదుపాయాలను పరిశీలించారు. ఆయనతోపాటు డీఎస్పీ మొగులయ్య, అలంపూర్ సీఐ రవిబాబు, గద్వాల సీఐ టి.శ్రీను, గద్వాల రూరల్, పట్టణ ఎస్ఐలు శ్రీకాంత్, కళ్యాణ్‌కుమార్, ఇటిక్యాల ఎస్ఐ రవికుమార్, ఫైర్ సిబ్బంది, గజఈతగాళ్లు ఉన్నారు.

బై బై గణేశా

ఎర్రవల్లి : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కొలువుదీర్చిన గణనాథులను తొమ్మిది రోజుల పాటు పూజించిన భక్తులు శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. బీచుపల్లి వద్ద కృష్ణా నదికి వివిధ ప్రాంతాల నుంచి గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు వినాయక ప్రతిమలను తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. కొండేరు గ్రామంలోని హనుమాన్‌యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టిగణపతిని పూజించి బీచుపల్లిలో నిమజ్జనం చేశారు. ఇక్కడ ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్, అన్ని శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు



ఎర్రవల్లిలోని సరస్వతి పాఠశాలలో మాట్లాడుతున్న ఎంఈవో అమీర్‌పాష



సన్మానం పొందిన ఉత్తమ ఉపాధ్యాయులతో అయిజ తహసీల్దార్ జ్యోతి, మండల విద్యాధికారి రాములు

ఎర్రవల్లి/ అలంపూరు/ అయిజ, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన గొప్ప మహోన్నతవ్యక్తి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ అని సరస్వతి పాఠశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎర్రవల్లిలోని సరస్వతీ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అమీర్‌పాష హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు ఉద్యోగంలా కాకుండా పిల్లల్లో నీతి, నిజాయితీ, మానవత్వం పెంపొందించడమే పరమావధి అని భారతరత్న సర్వేపల్లి రాధాక్రిష్ణన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. గురువు అంటే జ్ఞానదీప్తి వెలిగించే మహనీయుడని, ఉపాధ్యాయుడి జీవితం శిష్యులకు ఆదర్శంగా ఉండాలని సర్వేపల్లి పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నైతిక విలువలు పెంపొందించే దిశగా పాఠ్యాంశాల రూపకల్పన, బోధన ఉండాలని ఆకాంక్షించినట్లు వివరించారు. సర్వేపల్లిని ప్రతీ ఉపాధ్యాయుడు ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. ముందుగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ గోవర్ధన్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సంధ్యారెడ్డి, మధులిక ఉపాధ్యాయులు ఉన్నారు.

మాంటిస్సోరి పాఠశాలలో..

అలంపూర్: స్థానిక అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రార్థనాగీతంతో ప్రారంభమై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పూలమాల బొకేలతో శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ శిల్పులు, వారి మార్గదర్శకత్వం యువతకు విజ్ఞానాన్ని అందించడమే కాకుండా సమాజంలో సత్ప్రవర్తనను పెంపొందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ రవిప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● ఘన సన్మానం

అయిజ: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు అని అయిజ తహసీల్దార్ జ్యోతి కొనియాడారు. శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె సర్వేపల్లి రాధాక్రిష్ణన్ చిత్రపటానికి మండల విద్యాధికారి రాములుతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే కాకుండా, నైతిక విలువలను, ఆచార సాంప్రదాయాలను, జీవిత పాఠాలను బోధిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు.

సేవలు విలువైనవి

సమాజానికి ఉపాధ్యాయుల సేవలు ఎంతో విలువైనవి అని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, ఈరన్న, మల్లయ్య, మద్దిలేటి, బాషా, గిరీషం, మధుసూదన్‌రెడ్డి, మేరమ్మను ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు భగత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, లక్ష్మణ్‌గౌడు, ఖుషీ ఉన్నారు.

ఉపాధ్యాయుల పాత్ర ప్రధానం

సమాజానికి మార్గదర్శకులు అని జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడు తిమ్మారెడ్డి కొనియాడారు. శుక్రవారం సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులతో కలిసి అక్కడ ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఉపాధ్యాయులకు గర్వకారణంగా ఉందన్నారు. పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడి పాత్ర సమాజంలో ప్రధానమైనదని కొనియాడారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు, ఉపాధ్యాయులు శివశంకర్‌రెడ్డి, సర్వేశ్వరాచారి, బసన్న, భీమేశ్వర్‌రెడ్డి, ఏబేలు, రవి, ప్రైవేటు పాఠశాలల యజమాన్యం పాల్గొన్నారు.



సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయులు



సన్మానం పొందిన దివ్యాంగ ఉపాధ్యాయులు

దివ్యాంగ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

గద్వాల సర్కిల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం గద్వాలలో జిల్లా దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ దివ్యాంగ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా నాగరాజును ఎంపిక చేసి పురస్కారం అందజేశారు. సన్మానం పొందిన వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల దివ్యాంగ ఉపాధ్యాయులు లక్ష్మీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కిషోర్, రామేశ్వరి, కృష్ణ, లక్ష్మీ, నర్సింహులు ఉన్నారు. తమ సేవా సంఘం తరఫున దివ్యాంగ ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షుడు చంటి తెలిపారు. కార్యక్రమంలో సేవా సంఘం ప్రతినిధులు జయంతుడు, వీరయ్యగౌడ్, కృష్ణ, వంశీ, సతీష్, ఖలీల్, గోపాల్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

తగ్గింపు నిర్ణయంతో అన్నివర్గాలకు ఊరట

● బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్ధారెడ్డి

● ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం



గద్వాలలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు



అయిజలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

గద్వాల టౌన్ /వడ్డేపల్లి/ మానవపాడు/ రాజోలి / అయిజ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అన్నివర్గాల వారికి ఆర్థికంగా ఊరట కల్పించే లక్ష్యంతోనే జీఎస్‌టీ పన్నుల స్లాబ్‌లపై కేంద్ర ప్రభుత్వం సంస్కరణ చేపట్టిందని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్ధారెడ్డి అన్నారు. ఈ నిర్ణయంతో వినియోగదారులు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించడం హర్షదాయకమన్నారు. జీఎస్‌టీ స్లాబ్‌ల కుదింపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ పన్నుల భారం తగ్గి వినియోగదారులకు ఆర్థికంగా మిగులు ఏర్పడటంతో మార్కెట్ డిమాండ్ పెరగడం ద్వారా దేశంలోని అన్ని రంగాలు ఆర్థిక పురోగతిని సాధిస్తాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషా, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అక్కల రమాదేవి, బండల వెంకట్రాములు, నాయకులు రవికుమార్ ఎగ్బోటే, శ్యామ్‌రావు, కేకే రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, దామ నాగరాజు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, జిల్లా అధ్యక్షురాలు సమత, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, దేవదాసు, అనీల్, చిత్తారి కిరణ్, పాల్వాయి రాముడు, పాండు ఉన్నారు.

● వడ్డేపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సాహసోపేతమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బోయ నాగరాజు అన్నారు. శుక్రవారం శాంతినగర్‌లో పార్టీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పరశురాముడు, జక్కిరెడ్డిపల్లి బూత్ ఇన్‌చార్జి రాఘవేంద్ర, వడ్డేపల్లి కార్యనిర్వాహక సభ్యులు మల్లేశ్, అశోక్, మద్దిలేటి, గోపాల్, జిల్లేడుదిన్నె సంజీ ఉన్నారు.

● మానవపాడు: మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాజశేఖర్ శర్మ, తిమ్మప్ప, రాఘవయ్య, రామాజనేయులు, మదన్, మధు, వెంకటేశ్ పాల్గొన్నారు.

● రాజోలి: రాజోలిలో బీజేపీ మండల అధ్యక్షుడు కే.శశికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఈసీ అంజి, రాజేశ్, గోవిందరాజులు, రాజశేఖర్, రామయ్య పాల్గొన్నారు.

● అయిజ: దేశ ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి నిదర్శనాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు, మినహాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం అయిజ నర్సప్పకాలనీ సర్కిల్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భగత్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, భీమ్‌సేన్‌రావు, లక్ష్మణ్ గౌడు, నాగరాజు, లక్ష్మణాచారి, రంజిత్, వెంకటేశ్, అశోక్ పాల్గొన్నారు.

సంఘాలు సమాజహితం కోసం పనిచేయాలి



ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న నూతన కమిటీ బాధ్యులు

● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

● ఆర్యవైశ్య పట్టణ కమిటీ బాధ్యతలు

గద్వాలటౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ సమాజ నిర్మాణంలో కుల సంఘాలదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సంఘాల బాధ్యులు సమాజహితమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం పట్టణంలోని వాసవీ శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఆలూరు బిలకంటి రాము, ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆలూరు బిలకంటి రామును అభినందించిన ఎమ్మెల్యే, అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కులబాంధవులతో పాటు సమాజంలోని అన్నివర్గాల వారి మన్ననలు పొందేలా సేవలందించాలన్నారు. వ్యాపార వర్గంగా గుర్తింపు పొందిన ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారని, అదే ఒరవడిని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కులపెద్దలు మేడిశెట్టి బాలస్వామి, నరహరి శ్రీనివాసులు, నందిమళ్ల సురేష్, ఏపూరి లక్ష్మీనరసింహయ్య, ఇత్యాల వెంకటస్వామి, శ్రీనివాసులు, వెంకటేష్, శరత్‌చంద్ర, నాగరాజు ఉన్నారు.

ఘనంగా గణపయ్య శోభాయాత్ర



రాజోలిలోని పీర్ల మసీదు గణేశుడి శోభాయాత్ర

రాజోలి, సెప్టెబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజోలిలో గణేశ్ నిమజ్జనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. తుంగభద్ర నది వరకు యాత్ర సాగింది. అనంతరం నిమజ్జనం చేశారు. గ్రామంలోని భవానీ కాలనీలో ఏర్పాటు చేసిన శివపార్వతుల తనయుడిగా దర్శనమిచ్చిన విగ్రహాన్ని పదిరోజులు భక్తితో పూజించిన భక్తులు శుక్రవారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. అదేవిధంగా గ్రామంలోని పీర్ల మసీదులో ప్రతిష్ఠించిన 18అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌పై ఉంచి నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు కలిసి నృత్యాలు చేశారు.

డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

● కలెక్టర్ బీఎం సంతోష్



డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే

గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఈనెల 6న శనివారం డబుల్‌బెడ్‌రూమ్ గృహాల ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏరాక్లొట్లపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టూరిజం శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, డబుల్ బెడ్ రూమ్ గృహాల ప్రారంభోత్సవానికి రానున్నందున అధికారులకు కేటాయించిన పనులను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. డబుల్‌బెడ్ రూమ్ లబ్ధిదారులకు 687 మందికి మంత్రుల చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్లు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు గృహాలు నిర్మించుకునేందుకు రుణాల పంపిణీ, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేయనున్నందున లబ్ధిదారులకు అసౌకర్యం కలుగకుండా సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది గణేశ్ నిమజ్జనం తదితర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రోటోకాల్, లా అండ్ ఆర్డర్‌కు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి గృహప్రవేశం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ అలివేలు, మున్సిపల్ కమిషనర్, అధికారులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

అయిజ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అయిజ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ స్టేజిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి కిష్టాపూర్ గ్రామానికి చెందిన జానకిరాముడు, లక్ష్మీబాబులు తమ ద్విచక్ర వాహనంపై వెంకటాపూర్ స్టేజీ మీదుగా కర్నూల్ వైపు బయలుదేరారు. అదే రహదారిపై తమ ముందు వెళుతున్న ఆటో అకస్మాత్తుగా పెట్రోల్ బంకు వైపు మలుపు తిరగటంతో ద్విచక్రవాహనం వెళ్లి ఆటోను ఢీ కొట్టింది.

ఈ సంఘటనతో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.

ఫుడ్ సప్లై ఆలస్యం అయ్యిందని వ్యక్తిపై దాడి

● కేసు నమోదు

గద్వాల క్రైం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హోటల్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా తీసుకురావడం ఆలస్యం కావడంతో సప్లై చేసే వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో కొందరు యువకులు గురువారం రాత్రి తినేందుకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే అనుకున్న సమయానికి కొంత ఆలస్యం కావడంతో ఉదయ్‌తో పాటు మరికొందరు యువకులు కలిసి ఫుడ్ సప్లై చేసే వ్యక్తిపై అకారణంగా, విచక్షణ రహితంగా దాడి చేసి గాయపర్చారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శుక్రవారం తెలిపారు.

చిన్నారులకు ఆర్థిక సహాయం



చిన్నారులకు చెక్కును ఎమ్మెల్యే సమక్షంలో ఇస్తున్న డాక్టర్ హర్షవర్దన్

గద్వాలన్యూటౌన్, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన రాముడు, సంధ్య దంపతులు ఇటీవలే తాటికుంట రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ హర్షవర్ధన్ వారి పిల్లలు లక్కీ, చైతన్యకు శుక్రవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ.20వేల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తిమ్మారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, చంద్రశేఖర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, నాగేంద్రయాదవ్, జనార్దన్ ఉన్నారు.